ఘనంగా గిరిజనోత్సవం


డిచ్‌పల్లిలో జీపీ భవన పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపీడీవో గోపిబాబు


నల్లగుట్ట తండాలో భోగ్ బండార్ నిర్వహిస్తున్న గిరిజనులు

డిచ్‌పల్లి : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం తండాల్లో గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ జగదాంబమాత, గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మందిరాల వద్ద భోగ్ బండార్ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. డిచ్‌పల్లి తండాలో నూతన జీపీ భవన నిర్మాణ పనులకు ఎంపీడీవో గోపిబాబు, సర్పంచ్ సర్దార్, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం కమిటీ చైర్మన్ పొద్దుటూరి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. జీపీ భవనం నిర్మాణం కోసం ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రూ. 20 లక్షలు నిధులు మంజూరు చేశారన్నారు. పీఆర్ ఏఈ శ్రీధర్, ఉపసర్పంచ్ గోపాల్, మాజీ సర్పంచ్ రూప్‌సింగ్, పంచాయతీ కార్యదర్శులు వినయ్, భాగ్యలక్ష్మి, తండా పెద్దలు పాల్గొన్నారు.

జక్రాన్‌పల్లిలో..

జక్రాన్‌పల్లి : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నల్లగుట్ట తండా, వివేక్‌నగర్, పడకల్ తండాల్లో గిరిజన ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ భోగ్ బండార్ కార్యక్రమాలను నిర్వహించారు. సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విమల రాజు, వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి, సర్పంచ్‌లు మూడ్ మోహన్, బూలిబాయి, కిషన్‌నాయక్, ఉపసర్పంచ్ వెంకటేష్, మాజీ ఎంపీపీ అనంత్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ మండల అధ్యక్షుడు దీకొండ శ్రీనివాస్, ఎంపీడీవో నటరాజ్, నాయకులు అక్బర్‌ఖాన్, రవి, తండా పెద్దలు పాల్గొన్నారు.

రూరల్ మండలంలో..

నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ రూరల్ మండలంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండలంలోని మల్కాపూర్ తండా, గాంధీనగర్, ధర్మారం తండాలలో గిరిజనులు ఆనందోత్సవాల నడుమ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. మల్కాపూర్ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత శ్రీ రామారావు మహారాజ్ మందిరాలలో భోగ్ బండార్ (ప్రసాదం) సమర్పించారు. ఈ సందర్భంగా మందిరం పూజారి, ఆలయ కమిటీ చైర్మన్, గ్రామ పెద్దలు, నాయకులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీగా వెళ్లి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బానోత్ అనూషా ప్రేమ్ నాయక్, సర్పంచ్ హరి చంద్ నాయక్, ఉపసర్పంచ్ మోతీ నాయక్, ధర్మారం తండా సర్పంచ్ గంగారాం నాయక్, గాంధీ నగర్ సర్పంచ్ అనూష, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోత్ గోపాల్‌నాయక్, బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ సీనియర్ నాయకులు ప్రకాష్, గంగా అగ్రో రైస్ మిల్ యజమాని రావుజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


మల్కాపూర్ తండాలో..

బీజేపీ దేశాన్ని అప్పుల పాల్జేసింది

- బీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాలకు ప్రయోజనం
- గిరిజన దినోత్సవంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

మోపాల్(నిజామాబాద్‌రూరల్) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేయకుండానే రూ.వంద లక్షల కోట్ల అప్పుల పాల్జేసిందని, ఆ పార్టీకి మద్దతిస్తే మనల్ని మనం ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోభాగంగా శనివారం మండలంలోని కులాస్‌పూర్ తండాలో జరిగిన గిరిజనోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భోగ్‌బండార్ నిర్వహించారు. రూ.కోటితో చేపడుతున్న ఐదు గ్రామపంచాయతీ భవనాలకు, రూ. 50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు శంకుస్థాపనలు చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి తండాల్లో ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రోడ్లపై కేజీవీల్స్ ట్రాక్టర్ వెళ్లిన గుర్తులు చూసి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ లతా కన్నీరాం, సర్పంచి శ్రావణ్‌కుమార్, ఉపసర్పంచి బాలు నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు శ్రీనివాస్‌రావు, ముత్యంరెడ్డి, సిద్ధార్థ, నరేష్, భూమ య్య, ఎంపీడీఓ లింగం, తహశీల్దార్ లత ఉన్నారు.


కులాస్‌పూర్ తండా జీపీ భవనానికి శంకుస్థాపన చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్, జగన్ తదితరులు

సర్వరోగ నివారిణి యోగా

నిజామాబాద్‌నాగారం : మన నిత్యజీవితంలో మన శరీరానికి, మనస్సుకు ఎదురయ్యే అన్ని సమస్యలకు పరిష్కారం యోగా మాత్రమేనని మేయర్ దండు నీతూకిరణ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం –2023 సందర్భంగా సన్నాహక కార్యక్రమాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జరిగిన 'యోగా వాక్'ను ఆమె జెండా ఊపి యోగా నడకను ప్రారంభించారు. జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, యోగా రామచందర్, సిద్ధి రాములు, విజయ,సంగీత, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఓం శాంతి, సీనియర్ యోగా సాధకులు,యోగా గురువులు, ఎన్ఎస్ఎస్ , వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


యోగా వాక్‌ను ప్రారంభిస్తున్న మేయర్ నీతూకిరణ్

హరితహారంలో నగరానికి ప్రత్యేక స్థానం

నిజామాబాద్ నాగారం : హరితహారం నిర్వహణలో నగరానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా కృషి ఫలితమేనని మేయర్ దండు నీతూకిరణ్ పేర్కొన్నారు. రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకల్లో భాగంగా ఉత్తమ హరితహారం నిర్వహణలో నగరానికి అవార్డు రావడంతో శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యేను



మేయర్ దంపతులు సన్మానించారు. దశాబ్ది ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అర్బన్‌డే కార్యక్రమంలో లక్షకుపై జనాభా ఉన్న నగరం కేట గిరీలో ఉత్తమ హరితహారం నిర్వహణకు గాను మన నగరానికి అవార్డు ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రా, దండు శేఖర్ పాల్గొన్నారు.

శరవేగంగా అభివృద్ధి పనులు

నిజామాబాద్‌నాగారం : నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నగర మేయర్ దండునీతూకిరణ్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని 41వ డివిజన్ చంద్రశేఖర్‌కాలనీ రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు, సీసీ డ్రెయినేజీ నిర్మాణ పనులు, 53వ డివిజన్ శాంతినగర్‌లో రూ.10 లక్షల నిధులతో బీటీ రోడ్డు పనులకు మేయర్ దండునీతూకిరణ్ భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్పొరేటర్ ఇందిరా, మజీద్ సిద్దిఖీ, మున్సిపల్ ఇంజనీర్లు పావని, శంకర్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

పడకల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం



జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివిన 1992–93 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

కరపత్రాల ఆవిష్కరణ

నిజామాబాద్‌అర్బన్ : రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాలను శనివారం ఏఐఎస్ఎఫ్ నాయకులు తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లాకార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు ఈనెల 26,27,28 తేదీలలో మల్కాజిగిరిలో జరుగుతున్నాయన్నారు.

కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు

పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం గణితం పరీక్ష జరిగింది. జిల్లా కేంద్రంలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2004 మంది విద్యార్థులకుగాను 1,874 మంది పరీక్ష రాశారు. 130 మంది గైర్హాజరయ్యారు.

బంగారం ధరలు (10గ్రాములు)

24 క్యారెట్స్	61,050	వెండి (కిలో)	75,700
22 క్యారెట్స్	56,286	- నిజామాబాద్ బిజినెస్	

కూరగాయల ధరలు (రూ.)

	హోల్‌సేల్	రిటైల్		హోల్‌సేల్	రిటైల్
టమాట	35	60	క్యాప్సికం	60	80
బెండకాయ	30	50	గాజరుగడ్డ	30	50
బీరకాయ	40	60	పచ్చిమిర్చి	70	100
దొండకాయ	25	50	దోసకాయ	10	20
బీర్నీసుకాయ	150	200	ఆలుగడ్డ	20	40
కాకరకాయ	35	50	గోబిగడ్డ	15	30
వంకాయ	20	40	గోబిపువ్వు	30	50
పాలకూర	40	60	బీట్‌రూట్	30	50
మెంతికూర	70	90	గోరు చిక్కుడు	40	60
కొత్తిమీర	80	100	చిక్కుడుకాయ	50	70
పుదీనా	50	70			

- ఇందూరు

మాంసం ధరలు (రూ.)

చికెన్	ధరలు (కిలోకు)	డ్రెస్డ్	240
		లైవ్	180
స్కిన్‌లెస్	280	మటన్	800

వెండితెర తెలుగు/హిందీ/ఇంగ్లీష్



ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్)

స్క్రీన్-1	ఆది పురుష్(తెలుగు) -9.00,12.30 4.00,7.30,10.55
స్క్రీన్-2	ఆది పురుష్(తెలుగు) -8.30,12.00 3.30,7.30,10.30
స్క్రీన్-3	ది ఫ్లాష్-(ఇంగ్లీష్) - 8.30,12.00, 3.30,7.00,10.30

పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్)

స్క్రీన్-1	ఆది పురుష్(తెలుగు)- 3డీ -8.00, 11.45,3.30,7.15,11.00
స్క్రీన్-2	ఆది పురుష్(తెలుగు) -3డీ-11.00, 2.45,6.30,10.15
స్క్రీన్-3	ఆది పురుష్(తెలుగు)- 2డీ -10.30 2.15,6.00,9.45
స్క్రీన్-4	ది ఫ్లాష్(తెలుగు) -12.45 ట్రాన్స్‌ఫార్మర్స్(ఇంగ్లీష్)2డీ -3.55 ది ఫ్లాష్(ఇంగ్లీష్) -6.50,10.00
దేవి	విమానం
నటరాజ్	ఆది పురుష్(హిందీ)
లలితామహల్	ఆది పురుష్(తెలుగు)
విజయ్	ఆది పురుష్(తెలుగు)

చివరిదశకు వైకుంఠధామాల నిర్మాణాలు

నిజామాబాద్ నాగారం : నగరంలో వైకుంఠధామల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని దుబ్బ, అర్సపల్లిలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామాల నిర్మాణ పనులు ఎమ్మెల్యే బిగాల పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చివరి మజిలీ గౌరవంగా సాగనంపేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠధామలు నిర్మాణం జరుగుతుందన్నారు. నగరంలో హైదరాబాద్ తరహాలో 4 వైకుంఠ దామలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ అర్కిటెక్ట్‌లతో అధునాతన డిజైన్లతో పచ్చదనంతో వీటిని నిర్మిస్తున్నామని, అర్సపల్లి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, దుబ్బ వైకుంఠ ధామం పనులు తుది దశకు చేరాయన్నారు. వుడ్ స్టోరేజి, పెవిలియన్ గ్యాలరీ, స్నానాల గదులను ప్రత్యేకంగా నిర్మించారు. స్మశాన వాటిక అంటేనే ఆందోళన, భయం అనే అనుభూతి కలగకుండా ఎక్కడ చూసినా పచ్చదనం, అందమైన దీపాలతో ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. శివుని విగ్రహం, చుట్టూ ఉన్న చెట్లు పచ్చని పందిరి వేసినట్టుగా ప్రకృతి రమణీయంగా మారిందన్నారు. త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


పనులను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బిగాల

అలరిస్తోన్న హస్తకళ మేళా..

నిజామాబాద్ సిటీ : నగరంలోని పూలాంగ్ ప్రాంతం టీటీడీ కల్యాణం మండపంలో ఏర్పాటు చేసిన కళాభారతి చేనేత హస్తకళ మేళా వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హస్తకళా మేళాను నగర మేయర్ దండు నీతూ కిరణ్ ఈ నెలా 5న ప్రారంభించారు. మేళాలో వివిధ రాష్ట్రాల ఉత్పత్తులను అమ్మకాలకు పెట్టగా ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆడవారు ధరించే అభరణాలు, దుస్తులు కొత్తరకం డిజైన్లు అందుబాటులో ఉండటంతో ఈ వస్తువులను కొనేందుకు తరలివస్తున్నారు. మేళా ఈనెల 25వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.


వస్తువులు కొనుగోలు చేస్తున్న నగరవాసులు

విద్యార్థి, యువత చూపు కాంగ్రెస్ వైపు

నిజామాబాద్ అర్బన్ : తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో, కేంద్ర పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ ఆధ్వర్యంలో కళాశాల, పట్టణ, మండల అసెంబ్లీ కమిటీలను నియమించడానికి జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఎన్ఎస్‌యూఐ కార్యకర్త రాజీవ్ గాంధీ ఆన్లైన్ యూత్ క్విజ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలన్నారు. ఎన్ఎస్‌యూఐ జిల్లా ఉపాధ్యక్షులు వరుణ్‌సాయి, ప్రధాన కార్యదర్శులు భాను, వేద మిత్ర, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, అష్రాఫ్, శివ, నిఖిల్ రెడ్డి, రమణ తదితరులున్నారు.


పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కాంగ్రెస్ నాయకులు

ఈగ గంగారెడ్డికి మాతృవియోగం

మోపాల్(నిజామాబాద్ రూరల్) : బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మాతృమూర్తి ఈగ గంగవ్వ (95) శనివారం వయోభారంతో మృతి చెందారు. రూరల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, వివిధ పార్టీల నాయకులు కార్పొరేటర్లు, అధికారులు పార్థీవదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈగ గంగారెడ్డిని ఫోన్లో పరామర్శించారు.



సమాచారం..

నేడు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి రాక

ఇందల్వాయి : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇందల్వాయి మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో నేడు నిర్వహించే మంచినీళ్ల పండగ కార్యక్రమానికి ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరు కానున్నట్లు ఈఈ రాకేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు,ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు హాజరు కావాలని తెలిపారు.

ముగిసిన ఇందూరు విజయ యాత్ర



నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్రంలో నాలుగురోజులు అత్యంత వైభవంగా కొనసాగిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఇందూరు విజయా యాత్ర శనివారంతో ముగిసింది. చివరిరోజు ఆర్యవైశ్య సంఘం కన్యాకపరమేశ్వర ఆలయంలో శ్రీ వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. అనంతరం స్వామిజీ నిర్మల్‌కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద కుమార శర్మ, సాయిప్రసాద్, వేలేటి పవన్, కన్యాక పరమేశ్వర ఆలయ ప్రతినిధులు ఉన్నారు.

'ఇన్నోవేషన్ చాలెంజ్'కు రెండు స్కూళ్ల ఎంపిక

నిజామాబాద్ అర్బన్ : ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో భాగంగా జిల్లా నుంచి రెండు ప్రభుత్వ పాఠశాలలు ఎంపికైె నట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. మోర్తాడ్ మండలం సుంకెట్ పాఠశాల ధర్పల్లి మండలం ఒన్నాజిపేట్ పాఠశాలలలు ఉన్నాయి. ఈ స్కూళ్ల ప్రాజెక్ట్‌లు ఈనెల 19, 20 21తేదీల్లో హైదరాబాదులో జరిగే క్యాంప్‌లో ప్రదర్శిస్తారు. ఉత్తమ ప్రదర్శనలను క్యాష్ అవార్డ్, సర్టిఫికెట్లను అందజేస్తారన్నారు. అనంతరం ఎంపికైన పాఠశాలల విద్యార్థులను డీఈవో దుర్గాప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్,అభినందించినారు

ముగ్గురిపై కేసు నమోదు

ఖలీల్‌వాడి : నగరంలోని 1వ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాంగ్ రూట్‌లో వచ్చిన ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారం రాత్రి 8 గంటలకు గాంధీ చౌక్‌లో రాంగ్ రూట్‌లో వస్తున్న ముగ్గురు వ్యక్తులపై 336 ఐపీసీ క్రింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

15 కిలోల క్లోరోహైడ్రేట్ పట్టివేత

నవీపేట మండలం అబ్బాపూర్‌లో 15కిలోల క్లోరోహైడ్రేట్‌ను హైదరాబాద్‌కు చెందిన టాస్క్‌ఫోర్సు బృందం శనివారం పట్టుకున్నట్లు ఆలస్యంగా తెలిసింది. మండలంలోని అబ్బాపూర్‌కు చెందిన గొల్లపల్లి నరేష్‌గౌడ్ అలియాస్ సిద్దు అనే యువకుడి నుంచి క్లోరోహైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులకు నిందితుడు నరేష్‌గౌడ్‌తో పాటు క్లోరోహైడ్రేట్‌ను అప్పగించారు. ఈ మేరకు గొల్లపల్లి నరేష్‌గౌడ్ అలియాస్ సిద్దుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

క్లుప్తంగా

ఒంటి కాలిపై నిలుచుని నిరసన

తెయూ(డిచ్‌పల్లి) : తెయూ కాంట్రాక్ట్ అధ్యాపకులు శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎదుట ఒంటి కాలిపై నిలుచుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు పదం ఉండదన్న సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

ముదిరాజ్ మండల నూతన కమిటీ ఎన్నిక



ధర్పల్లి : మండల ముదిరాజ్ సంఘం నూతన కమిటీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిరాజ్ మహాసభ జిల్లా అ ధ్యక్షులు శివ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహించారు. ఎన్నికల్లో మండల అధ్యక్షులుగా మచ్చ రఘురాం, ప్రధాన కార్యదర్శిగా దాయిడి సుభాష్, ఉపాధ్యక్షులుగా నారా బోయిన శ్రీకాంత్, కోశాధికారిగా శ్రీనివాస్ ఎన్ని కయ్యారు.

బాధితులకు పరామర్శ



సిరికొండ : మండలంలోని గడ్కోల్ గ్రామంలో పార్టీ నాయకులను మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, ప్రధాన కార్యదర్శి నాగేష్‌రెడ్డిలు పరామర్శించారు. భాస్కర్, బసంత్‌ల తండ్రా నాలుగు రోజుల క్రితం మృతి చెందడంతో వారిని పరామర్శించారు. డీసీసీ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, కిసాన్ ఖేత్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రవి, శేఖర్‌గౌడ్, లింబాద్రి,మల్లేష్,భూషణ్,డాక్యా ఉన్నారు.

మొరాయించిన మీసేవ సర్వర్



ఇందల్వాయి : బీసీ కుల వృత్తుల వారికి ప్రభుత్వం రూ. లక్ష ఆర్థికసాయం అందించేందుకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 20వ తేదీ కావడం, కుల, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరి కావడంతో అర్హులందరు మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో సర్వర్ సమస్య తలెత్తింది. శనివారం ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు తహసీల్దార్ కార్యాలయాల వద్దకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు క్యూ కట్టారు.

జీపీ భవనాల నిర్మాణాలకు భూమిపూజ



ఇందల్వాయి : మండలంలోని నూతనంగా ఏర్పడిన గండితండా, జీకే తండా, రంజిత్ నాయక్ తండా, ఇందల్వాయి తండా, స్టేషన్ తండా, మేఘ్యానాయక్ తండా, గంగారాం తండా గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి ఉపాధిహామీ, గిరిజన సంక్షేమ శాఖల నుంచి ఒక్కో పంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున మొత్తం కోటి నలభై లక్షలు మంజూరైనట్లు ఎంపీపీ రమేష్ నాయక్ తెలిపారు. ఈ పనులకు స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో కలిసి శనివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంజయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దాసు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సీఐలకు అభినందన



ఖలీల్‌వాడి : పోలీస్ కమీషనరేట్‌లో 2011 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలను ఇన్‌ఛార్జి సీపీ ప్రవీణ్‌కుమార్ శనివారం సన్మానించారు. సీసీ ఆర్‌బీలో పనిచేస్తున్న శివరామ్, ఎస్బీలో పని చేస్తున్న ఎస్.ఎస్. ప్రసాద్, అంజనేయులు, నవీపేట్, త్రీటౌన్ ఎస్సైలు రాజారెడ్డి, శ్రావణ్‌కుమార్‌కు స్టార్‌లు అందించి, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ(అడ్మిన్) మధుసూదన్ రావు ఉన్నారు.

సంక్షిప్తం

కేసులను వెంటనే ఎత్తివేయాలి

ఖలీల్‌వాడి : ప్రొఫెసర్ కాశీం, విమలక్క, ప్రొఫెసర్ హరగోపాల్, సంధ్య ఇతరులపై పెట్టిన 'ఉపా' కేసులను వెంటనే ఎత్తివేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్–బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్ చేశారు.

జిల్లా చేనేత ఐక్యవేదిక నూతన కమిటీ ఎన్నిక

నిజామాబాద్ నాగారం : జిల్లా చేనేత ఐక్యవేదిక నూతన కమిటీ ఏర్పాటైంది. శనివారం నగరంలోని సంఘ భవనంలో సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా బిల్లా సంతోష్, పుప్పల ప్రవీణ్‌కుమార్, రాపెల్లి వెంకటరమణ, రమేష్, కిరణ్ ఉన్నారు.

కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

నిజామాబాద్‌అర్బన్ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం ఫస్టియర్ పరీక్షలకు 5,918 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 5,962 మందికి గాను 5,552 మంది హాజరయ్యారు. ఒకేషనల్ 366 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో 2,135 మంది పరీక్ష రాశారు.

465 మంది విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన

నిజామాబాద్‌అర్బన్ : పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం జరిగింది. ఇందులో భాగంగా 465 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. స్లాట్ బుకింగ్ ఈనెల 19 వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం ఈనెల 21 తేదీ వరకు కళాశాలలను ఎంపిక చేసుకోవాలన్నారు.

సమ్మె విరమించిన అవుట్‌సోర్సింగ్ సిబ్బంది

తెయూ(డిచ్‌పల్లి) : జీతాల కోసం గత ఆరు రోజులుగా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తున్న తెయూ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది శనివారం మధ్యాహ్నం సమ్మె విరమించారు. శుక్రవారం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ యాదగిరి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో శనివారం సిబ్బంది జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి.

వర్సిటీని అభివృద్ధి చేయాలి

తెయూ(డిచ్‌పల్లి) : తెయూలో వీసీ నిధులు కాజేశారని ఆ డబ్బులను రికవరీ చేసి వర్సిటీ అభివృద్ధికి వాడాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, వర్సిటీ అధ్యక్షుడు సంతోష్ శనివారం ప్రకటనలో డిమాండ్ చేశారు.

విద్యుత్ తీగలు సరిచేయండి

నిజామాబాద్ నాగారం : నగరంలోని గోల్‌హనుమాన్, జెండాబాలాజీ, సిర్నాపల్లి గడి ప్రాంతంలో విద్యుత్ రోడ్డు మీదే ప్రమాదకరంగా ఉన్నాయని సరిచేయాలని విద్యుత్‌శాఖ ఎస్ఈ రవీందర్‌కు పర్యావరణవేత్త వైద్యుడు సుధీర్‌సింగ్ శనివారం వినతిపత్రం సమర్పించారు.

నేడు నల్లవెల్లిలో కాంగ్రెస్ మండల సమావేశం

ఇందల్వాయి : నల్లవెల్లి గ్రామంలో నేడు మండల స్థాయి కంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్ తెలిపారు.

నూతన కార్యవర్గం



నిజామాబాద్ నాగారం : నిజామాబాద్ ప్రింటింగ్ ప్రెస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం పూసలగల్లి సంఘం కార్యాలయంలో జరిగాయి. అధ్యక్షులుగా ఆకుల లక్ష్మణ్, కార్యదర్శిగా మచ్చర్ల నందకిషోర్, కోశాధికారిగా గుండెల కృష్ణ ఎన్నికయ్యారు.